క్లుప్తంగా

విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్త

ఐ.పోలవరం: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ ఏఈ గంటా సోమేశ్వరరరావు శుక్రవారం ఇక్కడ తెలిపారు. విద్యుత్ స్తంభాలను ఆనుకుని నిలబడడం, చేతులు వేయడం వంటివి చేయరాదన్నారు. అలాగే దిగువకు విద్యుత్ తీగలు వేలాడినా, తెగిపడినా వాటిని తాకరాదని చెప్పారు. తక్షణం విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. విద్యుత్ స్తంభాలకు పశువులను కట్టవద్దని కోరారు. అత్యవసరమైతే మురమళ్ల, ఐ.పోలవరం విద్యుత్ సబ్ స్టేషన్లకు సమాచారం అందించాలని తెలిపారు.

శాకంబరీదేవిగా వేప చెట్టు కనక దుర్గమ్మ


శాకంబరీదేవిగా కనకదుర్గమ్మ

అమలాపురం టౌన్: ఆషాఢ శుక్రవారం సందర్భంగా స్థానిక కల్వకొలను వీధిలో వేంచేసి ఉన్న వేపచెట్టు కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు శాకంబరీదేవి అలంకరణలో భక్తులకు దర్శమిచ్చారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అలంకరించారు. వంగ, చిక్కుడు, బెండ, దొండ, పచ్చిమిరప, టమాటా, ఆనప, మామిడి, బీర, క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్, పలు రకాల ఆకుకూరలు, దానిమ్మ, ఆపిల్, నిమ్మకాయలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి, కుంకుమ పూజలు చేశారు. ఆలయ అర్చకుడు రాంపల్లి సాయి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు


అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు

తాళ్లరేవు: పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తాళ్లరేవు ఐసీడీఎస్ ప్రాజెక్టు ఈఓ ఎస్.లలితా నిర్మల తెలిపారు. శుక్రవారం జి.వేమవరం పంచాయతీలో మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లలితా నిర్మల మాట్లాడుతూ 2013 చట్టం ప్రకారం మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మహిళా పోలీస్ జి.రమాదేవి మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధ చట్టంపై అవగాహన కల్పించారు. యువతీ యువకులకు వివాహ వయస్సు రాకుండా, బాల్య వివాహాలు చేస్తే జరిపించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

'పైడా'కు అటానమస్ గుర్తింపు


పైడా ఇంజనీరింగ్ కళాశాల

తాళ్లరేవు: పటవల పైడా గ్రూపు విద్యాసంస్థల్లోని ఇంజనీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా (స్వయం ప్రతిపత్తి గుర్తింపు) వచ్చినట్టు కళాశాల చైర్మన్ పైడా సత్యప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 విద్యాసంవత్సరం నుంచి 2033–34 వరకు అటానమస్ హోదా ఇస్తూ ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(న్యూఢిల్లీ) వారు ధ్రువీకరణ పత్రం పంపినట్టు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల అభ్యున్నతికి సహకరించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులకు యాజమాన్యం తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 1953లో ద్రాక్షారామలో ఉన్నత పాఠశాలగా ప్రారంభించి, నేడు నాలుగు వేలకు పైగా విద్యార్థులతో 30కి పైగా కోర్సులతో కాకినాడ, పటవల, ద్రాక్షారామల్లో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని వివరించారు. రెండు నెలల క్రితం ఫార్మసీ, ఇంజనీరింగ్ కళాశాలలకు నేషనల్ అక్రెడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్(న్యూఢిల్లీ) వారి ఏ–గ్రేడ్‌ను మంజూరు చేయడంతో పాటు, అటానమస్ హోదా రావడం గర్వంగా ఉందని కళాశాల డైరెక్టర్, సెక్రటరీ పైడా సత్యశ్రీరామ్ అన్నారు.

కాచి చలార్చిన నీటినే తాగాలి

అమలాపురం టౌన్: అల్ప పీడనం వల్ల రాబోయే 72 గంటల పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న దృష్ట్యా పట్టణ ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా కాచి చల్లార్చిన తాగునీటిని మాత్రమే సేవించాలని మున్సిపల్ కమిషనర్ ఎస్.మనోహర్ సూచించారు. వర్షాల వల్లే కాకుండా, సీజనల్ వ్యాధుల నిర్మూలనకు మున్సిపాలిటీలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 78939 90444ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


పి.మల్లవరంలో ఏడీఏకు పాడైన వరినాట్లను చూపుతున్న రైతులు


తాళ్లరేవులో ముంపునకు గురైన వరిచేనులో నిలబడిన అన్నదాతలు


అమలాపురం సావరంలో ముంపునకు గురైన పల్లపు ప్రాంతం

అలజడి వాన

- ఎడతెరిపి లేని వర్షం
- అమలాపురంలో స్తంభించిన జన జీవనం
- ప్రైవేట్ విద్యా సంస్థల మూసివేత

అమలాపురం టౌన్: దాదాపు 24 గంటలకు పైగా కురిసిన ఎడతెరిపి లేని వర్షాలతో అమలాపురం పట్టణంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జన జీవనం స్తంభించింది. ప్రధాన రోడ్లలో చాలా వరకు దుకాణాలు తెరుచుకోలేదు. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. భారీ వర్షాలకు స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ తరచూ ముంపు ప్రభావానికి గురయ్యేది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంత్రి పినిపే విశ్వరూప్ చొరవతో అన్ని అవుట్‌లెట్లు సమర్థంగా పనిచేయడంతో ఈ వర్షాలకు ముంపు సమస్య ఎదురు కాకపోవడంతో స్థానిక ప్రజలు తేలిగ్గా ఊపిరిపీల్చుకున్నారు. అలాగే పట్టణంలో మెయిన్ రోడ్లలో కూడా ముంపు సమస్య అంతగా లేదు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద నుంచి ఈదరపల్లి వంతెన వద్ద.. అదీ పెట్రోలు బంకులున్న చోట్ల రోడ్లు పల్లంగా ఉండడంతో కొంత ముంపు కనిపించింది. గురువారం రేయింబవళ్లు వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉంది. ఈ వర్షాలకు కొనసాగింపుగా శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఏకబిగిన వాన కురుస్తూనే ఉంది. సాయంత్రం 3 గంటల నుంచి అడపాదడపా చిరు జల్లులు పడుతూ వర్షం కాస్త వెలిసింది. దీంతో ఉదయం నుంచి ఇంటి పట్టునే ఉన్న ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుని, పట్టణంలోని మార్కెట్‌కు వచ్చారు. కొన్ని దుకాణాలైతే మొత్తానికి మూసివేస్తే, కొన్ని షాపులు మాత్రం సాయంత్రం నుంచి తెరుచుకున్నాయి.

మూతపడ్డ ప్రైవేటు విద్యాలయాలు

ఎడ తెరిపి లేని వర్షాల వల్ల పట్టణంలోని చాలా వరకు ప్రైవేటు విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. విద్యార్థులు ఇళ్ల వద్దే సురక్షితంగా ఉండేలా యాజమాన్యాలు అప్రమత్తంగా వ్యవహరించాయి. ప్రభుత్వ పాఠశాలలు మాత్రం ఎప్పటిలాగే పనిచేశాయి. అధిక వర్షాలతో బడిపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని డీఈఓ కార్యాలయం నుంచి ఉపాధ్యాయులకు అధికారిక ప్రకటనలు వచ్చాయి.

ఇళ్లు, పొలం.. అంతా జలమయం

ఐ.పోలవరం: భారీ వర్షం మండలాన్ని ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వందల ఎకరాల్లో వరిచేలు, పలు లోతట్టు కాలనీలు ముంపు బారిన పడ్డాయి. ప్రధాన రహదారులపై వర్షం నీరు చేరింది. మండలంలో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల వరకు 24 గంటల పాటు 97.40 మి.మీ. వర్షం కురిసింది. మురమళ్ల, గుత్తెనదీవి వంటి గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో వర్షపు నీరు చేరింది. రహదారులు నీట మునిగాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. కేశనకుర్రు, తిల్లకుప్ప, మురమళ్ల, పోలవరం, మురమళ్ల, గుత్తెనదీవి, జి.వేమవరం, ఎదుర్లంక తదితర గ్రామాల్లో వరి చేలు నీట మునిగాయి. మండలంలో ఖరీఫ్ సాగు ఆలస్యమైంది. గత కొద్ది రోజుల్లో పెద్దఎత్తున నాట్లు వేశారు. ఈ సమయంలో భారీ వర్షాలకు చేలల్లో నీరు నిలిచిపోవడంతో నాట్లు తేలిపోతాయని రైతులు వాపోతున్నారు.

చుట్టుముట్టిన వరద

మరోవైపు గోదావరి వరద ఐ.పోలవరం దీవిని చుట్టుముట్టింది. మండలాన్ని ఆనుకుని ప్రవహించే గౌతమి, వృద్ధ గౌతమీ నదీపాయలలో వరద ఉరకలు వేస్తోంది. రాఘవేంద్రవారధి, అన్నంపల్లి అక్విడెక్టు, ఎదుర్లంక వారధుల వద్ద ఉరకలు వేస్తున్న గోదావరిని వాహనాలు నిలిపి మరీ ప్రయాణికులు వీక్షిస్తున్నారు. మురమళ్ల, ఎదుర్లంక, పశువుల్లంక వంటి ప్రాంతాల్లో ఏటిగట్టు లోపల లోతట్టు తోటల్లో వరద నీరు చేరింది. వర్షాలతో ఆక్వా రైతుల్లోనూ ఆందోళన నెలకొంది.

మునిగిన వరి చేల పరిశీలన

తాళ్లరేవు: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన వరిచేలను వ్యవసాయ శాఖ కరప సబ్ డివిజన్ ఏడీఏ కె.బాబూరావు శుక్రవారం పరిశీలించారు. మండలంలోని పి.మల్లవరం, చొల్లంగి పంచాయతీల్లో నీట మునిగిన వరిచేలను ఆయన మండల వ్యవసాయ శాఖాధికారి ఎస్.ప్రశాంతితో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఇటీవలే వరినాట్లు వేశామని, నీటిలో పాడైపోతున్నాయని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా అధికారులు పలు సూచనలు చేశారు. ఆయన వెంట వీఏఏలు అజయ్‌కుమార్, ఎం.వెంకటరమణ ఉన్నారు.


ఐ.పోలవరం మండలం కేశనకుర్రులో నీట మునిగిన వరి నారుమడి

పల్లపు ప్రాంతాలు జలమయం

తాళ్లరేవు: కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో రహదారులు చెరువులను తలపిస్తుండగా, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వరిచేలల్లో నీరు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి వేసిన ఆకుమడులు, పలుచోట్ల వెదజల్లి వేసిన వరినాట్లు సైతం ముంపునకు గురవ్వడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మండలంలో సుమారు 500 ఎకరాల్లో వరి నారుమడులు పాడయ్యాయని, మరలా ఆకుమడులు వేసుకునేందుకు ప్రభుత్వం విత్తనాలను ఉచితంగా అందించాలని రైతులు కోరారు.

గౌతమీలోకి చేరుతున్న వరద

యానాం: ఇక్కడ భారీ వర్షాలకు తోడు, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. శుక్రవారం యానాం వద్ద గౌతమీ గోదావరి వరద నీటితో జలకళ సంతరించుకుంది. యానాం–ఎదుర్లంక బాలయోగి వారధి వద్ద వరద నీరు నిలకడగా ప్రవహిస్తోంది. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నుంచి దిగువకు వరద నీరు వదులుతుండటంతో సముద్రంలో కలిసేందుకు గోదావరి ఉరకలెత్తుతోంది. యానాం వద్ద వరద నీటిమట్టం సాధారణ స్థితిలో ఉందని, అయినా యానాం అధికార యంత్రాంగం ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఆర్ఏఓ మునిస్వామి తెలిపారు.

ముంపులో నారుమడులు

అల్లవరం: కొద్ది రోజులుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల వ్యాప్తంగా 200 ఎకరాల్లో నారుమడులు ముంపులో చిక్కుకున్నాయి. మరో వంద ఎకరాల్లో నారుమడులు పీకల్లోతు ముంపు నీటిలో దర్శనమిస్తున్నాయి. మండలంలోని రెల్లుగడ్డ, తుమ్మలపల్లి, గోడిలంక, అల్లవరం గ్రామాల్లో నారుమడులు ముంపు బారిన పడ్డాయి. దేవగుప్తం, డి.రావులపాలెం, ఎంట్రుకోన, గోడి తదితర గ్రామాల్లో పీకల్లోతు ముంపు నీటిలో నారుమడులున్నాయి. మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో నారుమడులు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే డ్రెయిన్లు నిండుకుండలా మారాయి. వీటి నుంచి ముంపు నీరు ఆశించిన స్థాయిలో దిగువక వెళ్లకపోవడంతో ముంపు తీరే మార్గం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంరక్షించుకోవాలి

ఉప్పలగుప్తం: వర్షాల కారణంగా నారుమడులు నీట మునగడంతో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులు వాటిని సంరక్షించుకోవాలని మండల ఏఓ జి.కుమార్‌బాబు అన్నారు. పలు గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించి పొలాలను పరిశీలించారు. మండలంలో రైతులు సార్వా సాగు కోసం 212 ఎకరాల్లో వరి నారుమడులు వేయగా, 192 ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయని వివరించారు. ప్రస్తుతం 8 గ్రామాల్లోని 18 ఎకరాల నారుమడితో పాటు, 65.75 ఎకరాల్లో నాట్లు వేసిన పొలాలు పూర్తిగా నీట మునిగాయన్నారు. వరి చేలలో అత్యవసరంగా నీటిని తొలగించాలని రైతులకు సూచించారు.


యానాం పుష్కర ఘాట్ వద్ద గౌతమీ గోదావరిలో వరద ఉధృతి


సన్నవిల్లిలో నారుమడిని పరిశీలిస్తున్న ఏఓ కుమార్‌బాబు

మాస్టర్ ప్లాన్ అమలులో జాప్యమేల!

- అధికారులను నిలదీసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
- త్వరగా అమలు చేయాలని సూచన


మాస్టర్ ప్లాన్‌పై చర్చిస్తున్న ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, ఎమ్మెల్యే ఆనందరావు, కౌన్సిలర్లు

అమలాపురం టౌన్: రెండు దశాబ్దాల క్రితం రూపొందించిన అమలాపురం మాస్టర్ ప్లాన్‌ను త్వరితగతిన అమలు చేయాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు సూచించారు. మాస్టర్ ప్లాన్ అమలుపై మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేతో పాటు కమిషనర్ ఎస్.మనోహర్, పాలక, ప్రతిపక్ష కౌన్సిలర్లు పాల్గొని మాస్టర్ ప్లాన్‌పై చర్చించారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్‌ప్లాన్ స్వరూపాన్ని అంశాల వారీగా వివరించారు.

పట్టణ ప్రణాళిక వల్లే జాప్యం

పట్టణ ప్రణాళిక నిర్వాకం వల్లే మాస్టర్ ప్లాన్ అమలులో విపరీత జాప్యం జరిగిందని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అధికారులపై మండిపడ్డారు. గతంలో మాస్టర్ ప్లాన్ కోసం పట్టణంలో డ్రోన్ల ద్వారా చిత్రీకరించినప్పుడు ఎంత ఖర్చయిందో వివరాలు కావాలని కమిషనర్‌ను కోరారు. ఈ ప్లాన్ అమలుకు ఎందుకు జాప్యం జరిగిందో వివరణ ఇవ్వాలన్నారు. పాలకపక్ష కౌన్సిలర్లు మట్టపర్తి నాగేంద్ర, గొవ్వాల రాజేష్, కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు ఏడిద శ్రీను, కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు కూడా అధికారులను నిలదీశారు. అమలాపురం అర్బన్ అథారిటీ మాస్టర్ ప్లాన్‌ను పర్యవేక్షిస్తోందని ఇటీవల కాలంలో పట్టణ ప్రణాళిక అధికారులు చెబుతుండడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ ప్లాన్ ఎప్పటికి అమలవుతుందో చెప్పాలని పట్టుబట్టారు.

రోడ్ల విస్తరణపై ఎమ్మెల్యే ఆరా

మాస్టర్ ప్లాన్‌లో చూపినట్టుగా పట్టణంలోని రోడ్ల విస్తరణపై ఎమ్మెల్యే ఆనందరావు అధికారులను ఆరా తీశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 అడుగుల మేరకు రోడ్ల విస్తరణ ఉంటుందని అధికారులు వివరించారు. ఆయా ప్రాంతాల పరిస్థితుల మేరకు 40 నుంచి 80 అడుగుల దాకా రోడ్ల విస్తరణ ఉండాలని ఎమ్మెల్యే ఆనందరావు సూచించారు. అలాగే పట్టణంలో ఆరు వంతెనలు నిర్మించనున్నట్టు తెలిపారు. నల్లవంతెన, ఎర్ర వంతెన, ఈదరపల్లి వంతెనతో పాటు, మరో మూడు చోట్ల వంతెనలు నిర్మించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ డీఈఈ నాగ సతీష్, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కుచ్చు సుబ్రహ్మణ్యం, సంయుక్త, అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

కుంగుతున్న రక్షణ గట్టు


కుండలేశ్వరంలో పంట కాలువ వైపు కుంగిన రక్షణ గట్టు

కాట్రేనికోన: వర్షాలకు తోడు, ఏటిగట్టు పనుల్లో నాణ్యత లేకపోవడంతో మురమళ్ల–బలుసుతిప్ప రక్షణ గట్టు కుండలేశ్వరం వద్ద కుంగుతోంది. మురమళ్ల నుంచి పల్లంకుర్రు వచ్చేందుకు దగ్గర దారి కావడంతో భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తున్నాయి. కుండలేశ్వరం వద్ద ఏటి గట్టు బీటలు వారి, కుంగడంతో ఇరిగేషన్ అధికారులు సరుగుడు కర్రలు, వెదురు తడకలతో కాలువ వైపు తాత్కాలిక ఏర్పాట్లు చేసి వదిలేశారు. తాజా వర్షాలకు గట్టు మరింత కుంగింది. గోదావరి వరద నీరు చేరడంతో గండి పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వరి చేలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. 310 ఎకరాల వరి చేలు ముంపులో ఉన్నాయి. కందికుప్ప, కాట్రేనికోన మార్కెట్ రోడ్డు పూర్తిగా నీట మునిగింది. దొంతికుర్రు జెడ్పీ హైస్కూల్ స్థలం పూర్తిగా జలమయమైంది. అధికారుల హెచ్చరికలతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లలేదు.

మరో ఈఫిల్ టవర్ నమూనా


మెరీనా బీచ్‌లో కట్టిన ఈఫిల్ టవర్ నమూనా

యానాం: వందల ఏళ్లపాటు ఫ్రెంచి పాలిత ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు పొందిన పుదుచ్చేరి, యానాం, మాహే, కారైకల్ రీజియన్లలో ఫ్రెంచి ఆనవాళ్లు ఇంకా కనిపిస్తుంటాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ నమూనాతో ఇప్పటికే యానాం గిరియాంపేటలో ఓబ్లిస్క్ టవర్ నిర్మాణం జరిగింది. మళ్లీ పుదుచ్చేరి మెరీనా బీచ్‌లో ఈఫిల్ టవర్ నమూనాతో 60 అడుగుల అతిపెద్ద కట్టడాన్ని శుక్రవారం ప్రారంభించారు. విద్యుత్ దీపాల అలంకరణతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఫ్రాన్స్ డిప్యూటీ అంబాసిడర్ లిజ్ బోట్‌పారి హాజరయ్యారు.

రిక్రియేషన్ క్లబ్‌ల నిర్వహణపై సుప్రీం స్టే

యానాం: యానాం నియోజకవర్గంలో రిక్రియేషన్ క్లబ్‌ల నిర్వహణపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన అనుకూల ఆదేశాలపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. గతంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని, వాటి మూసివేతకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఇటీవల పుదుచ్చేరి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అక్టోబర్ వరకు స్టే అమలులో ఉంటుంది. సుప్రీం కోర్టు ఆదేశాలపై తనకు సమాచారం వచ్చిందని ఆర్ఏఓ మునిస్వామి ఓ ప్రకటనలో తెలిపారు.

ఎన్నికలు నిర్వహించాలి

యానాం: యానాం, పుదుచ్చేరి, మాహే, కారైకల్ ప్రాంతాల్లోని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పీఎంఎంకే నేత, మాజీ ఎంపీ ఎం.రామదాస్ శుక్రవారం ఎల్జీ రాధాకృష్ణన్‌కు వినతిపత్రం సమర్పించారు. మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాజ్యాంగపరమైన అవసరాలు తీర్చినట్టు అవుతుందన్నారు.

రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలి

ముమ్మిడివరం: రహదారి నిబంధనలను వాహనదారులు కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా, సురక్షితంగా గమ్యం చేరుకోవచ్చని ముమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ మహమ్మద్ రహ్మతుల్లా అన్నారు. అథారిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రహదారి నిబంధనలపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోర్టు ప్రాంగణం నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా రహ్మతుల్లా మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, వాహనచోదకులకు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. బార్ అసోషియేషన్ అధ్యక్షుడు దాసరి సత్యనారాయణ, ఏజీపీ టి.శాంతిసుధ, ప్యానల్ న్యాయవాదులు జి.శ్రీనివాసరావు, మట్టపర్తి వెంకటేశ్వరరావు, పినిపే వీరవెంకట సత్యనారాయణ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

పెన్షన్ అందక మత్స్యకారులకు నష్టం

- ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్
- సాదాసీదాగా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం


సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఇజ్రాయిల్

అల్లవరం: అర్హత ఉన్న మత్స్యకారులకు పెన్షన్ మంజూరు చేయడంలో మత్స్యశాఖ అధికారులు విఫలమవుతున్నారని, చాలా మంది మత్స్యకారులు పెన్షన్ అందక తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. అల్లవరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీడీఓ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయాధికారి ఎస్‌వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మండలంలో 200 ఎకరాల్లో నారుమడులు నీట మునిగాయని తెలిపారు. దాళ్వాకు సంబంధించి ధాన్యం సొమ్ము రూ.45 కోట్ల నిధులు రైతులకు రావాల్సి ఉందన్నారు. శిరగట్లపల్లి డ్రెయిన్‌ను వైనతేయ నదికి అనుసంధానం చేయాలని ఎన్నో ఏళ్లుగా డ్రెయిన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఎంపీపీ శేషగిరిరావు చెప్పారు. ఈ మేరకు డ్రెయిన్స్ ఏఈ సునీతను ప్రశ్నించారు. గతేడాదితో పోల్చితే ఈసారి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు 258 మంది రోల్ తగ్గిందని ఎంఈఓ కిరణ్‌బాబు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో జ్వరాలు, డయేరియా, లెప్రసీపై ఇంటింటికీ సర్వే చేస్తున్నామని వైద్యాధికారి సుమ చెప్పారు. మత్స్యకార సొసైటీలో నమోదైన మత్స్యకారులకు మాత్రమే మత్స్యకార పెన్షన్ వస్తోందని, నమోదు కాని వారికి పెన్షన్ వచ్చే అవకాశం లేదని ఎఫ్‌డీఓ అశ్విని తెలిపారు. దీనిపై ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ స్పందిస్తూ అర్హత ఉండి కూడా చాలా మంది మత్స్యకారులు పెన్షన్ పొందలేకపోతున్నారన్నారు. వారికి మంజూరయ్యేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. ప్రజలకు పంపిణీ చేస్తున్న తాగునీరు పూర్తిగా కలుషితమైనా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని ఎంపీటీసీ రాజేశ్వరి జేఈ స్వామిని ప్రశ్నించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని సర్పంచ్‌లు దాకారపు చిరంజీవి, రాకాపు విజయలక్ష్మి ఎంపీడీఓను నిలదీశారు. సమావేశంలో జెడ్పీటీసీ కొనుకు గౌతమి, వైస్ ఎంపీపీలు వడ్డి గంగ, ముత్యాల రామకృష్ణ, ఎంపీటీసీలు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు, గుబ్బల రంగనాథస్వామి, దొమ్మేటి శ్రీశాంతి, బస్వాని పద్మ, మాకే కృష్ణమూర్తి, సర్పంచ్‌లు సాదనాల వెంకటరావు, రాయుడు విష్ణు, బొమ్మి బాలవేణి, సుందరనీడి సాయి, కొల్లు వెంకటరమణ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అమలాపురంలో ఆటోనగర్ నిర్మించాలి

మంత్రిని కోరిన చాంబర్ ప్రతినిధులు


అమలాపురంలో మంత్రి సుభాష్‌ను కలిసిన చాంబర్ ప్రతినిధులు

అమలాపురం టౌన్: జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఆటోనగర్‌ను నిర్మించాలని పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు శుక్రవారం వినతిపత్రం అందించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో మంత్రిని అమలాపురంలో కలిశారు. ఆటోనగర్ అవసరాన్ని మంత్రికి వివరించారు. వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు యెండూరి నాగేశ్వరరావు, సప్పా నాగేశ్వరరావు, కుప్పాల రామకృష్ణ, సుందరనీడి వెంకటేశ్వరరావు, దొంగ రాంబాబు, అడపా వెంకటేశ్వరరావు, తోట దేవీగణేష్, యర్రా సతీష్ తదితరులు ఉన్నారు.

అభివృద్ధి చేస్తాం

ముమ్మిడివరం: రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతామని మంత్రి సుభాష్ అన్నారు. స్థానిక మహిపాల చెరువు గ్రాండ్ పార్క్ కన్వెన్షన్ హాల్‌లో జనసేన నాయకుడు గుద్దటి జమి అధ్యక్షతన సభ జరిగింది. మంత్రి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందిస్తామన్నారు. మరో ముఖ్యఅతిథి ఎంపీ గంటి హరీష్‌మాధుర్ మాట్లాడుతూ ఓఎన్‌జీసీ సీఎస్ఆర్ నిధులు అన్ని నియోజకవర్గాలకు సమంగా అందేలా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీతో పాటు ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబును సత్కరించారు. మాజీ ఎమ్మెల్యేలు చెల్లి వివేకానంద, మానేపల్లి అయ్యాజీ వేమా, నాగిడి నాగేశ్వరరావు, గంధం పళ్లంరాజు పాల్గొన్నారు.

82.2 మి.మీ. వర్షపాతం

ముమ్మిడివరం: అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, వరి పొలాలు నీట మునిగాయి. మండలంలో శుక్రవారం ఉదయానికి 82,2 మి.మీ. వర్షపాతం నమోదైంది. తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తహసీల్దార్ బి.శ్రీనునాయక్ తెలిపారు. వరద పెరుగుతుండటంతో లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. నాటు పడవలపై రాకపోకలు సాగించరాదని హెచ్చరికలు జారీ చేశారు.

పీజీ డెంటల్ మెరిట్ జాబితా విడుదల

యానాం: పీజీ డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల డ్రాఫ్ట్ మెరిట్ జాబితాను శుక్రవారం సెంటాక్ కో–ఆర్డినేటర్ అమన్ శర్మ విడుదల చేశారు. ప్రభుత్వ, మేనేజ్‌మెంట్, మైనార్టీ, ఎన్నారై కోటాలకు సంబంధించి జాబితాను సైతం విడుదల చేసినట్టు చెప్పారు. అభ్యంతరాలను ఈ నెల 22లోగా తెలపాలని కోరారు.